సాక్షి కరీంనగర్

సోమవారం । 3 । జూన్ । 2024



కలెక్టర్‌ను కలిసిన ఇన్‌చార్జి డీడీ

కరీంనగర్: కలెక్టర్ పమేలా సత్పతిని కొత్తగా బాధ్యతలు చేపట్టిన సోషల్ వెల్ఫేర్ ఇన్‌చార్జి డీడీ ఎండీ హమీద్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు.



ధర్మపురిలో భక్తుల రద్దీ

బుగ్గారం(ధర్మపురి): ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

వాతావరణం

గరిష్టం/కనిష్టం
38.0/28.0

జిల్లాలో నేడు ఎండ తీవ్రత సాధారణంగా ఉంటుంది. ఉక్కపోత స్వల్పంగా తగ్గుతుంది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

న్యూస్‌రీల్

పక్కాగా ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు చేపట్టండి

- కౌంటింగ్ అబ్జర్వర్ నజ్మా
- స్ట్రాంగ్‌రూంలు, ఏర్పాట్ల పరిశీలన



ఎస్సారార్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించిన జి.నజ్మా, లక్ష్మీకిరణ్

కరీంనగర్ అర్బన్: జూన్ 4న జరగనున్న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని కౌంటింగ్ అబ్జర్వర్ జీ.నజ్మా అధికారులను ఆదేశించారు. ఆదివారం కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో స్ట్రాంగ్‌రూంలు, కౌంటింగ్ కోసం చేపట్టిన ఏర్పాట్లను అబ్జర్వర్ అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్‌తో కలిసి పరిశీలించారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కౌంటింగ్ ప్రశాంతంగా సాగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫలితాల ప్రకటనలో ఎలాంటి జాప్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆర్డీవోలు కుందారపు మహేశ్వర్, రమేశ్ బాబు, రామ్మూర్తి, రమేశ్ తదితరులు ఉన్నారు.

విద్యుత్ ఉద్యోగులకు అవార్డులు



సీఎండీ వరుణ్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు స్వీకరిస్తున్న విద్యుత్ ఉద్యోగులు

కొత్తపల్లి: టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలో ఉత్తమ సేవలందించినందుకు పలువురు ఉద్యోగులకు అవార్డులు వరించాయి. కంపెనీ స్థాయిలో కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ వడ్లకొండ గంగాధర్, హుజూరాబాద్ డీఈ లక్ష్మారెడ్డి, ఏడీ (టెక్నికల్) లావణ్య, కరీంనగర్ రూరల్ ఏఏవో ఎస్.సునీత, సబ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌తో పాటు పలువురు ఓఅండ్ఎం సిబ్బందికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం వరంగల్‌లో టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి అవార్డు అందజేశారు.

నేటి నుంచి 'పది' సప్లిమెంటరీ పరీక్షలు

కరీంనగర్: పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమై ఈనెల 13 వరకు కొనసాగుతాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం కోసం విద్యాశాఖ అధికారులు సర్వంసిద్ధం చేశారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 9.35 గంటల వరకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండనుంది. ఆ తర్వాత వచ్చిన విద్యార్థులకు అనుమతి ఉండదని డీఈవో స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా 483 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు. వారి కోసం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని పురాతన ఉన్నత పాఠశాల, హుజూరాబాద్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిపార్ట్‌మెంట్ అధికారులు ఇద్దరు, చీఫ్ సూపరింటెండెంట్లు ఇద్దరు, ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించనున్నారు. విద్యార్థులను గంట ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు, సిబ్బంది ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకరావద్దని డీఈవో జనార్దన్‌రావు వెల్లడించారు.

జాతీయ పక్షిని కాపాడిన విద్యుత్ సిబ్బంది



నెమలిని అప్పగించిన విద్యుత్ అధికారులు

కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం బొమ్మకల్ సబ్‌స్టేషన్ పరిధిలో ఆదివారం గాయంతో నడవలేని స్థితిలో ఉన్న జాతీయపక్షి నెమలిని విద్యుత్‌సిబ్బంది కాపాడారు. అటవీశాఖ రేంజ్ ఆఫీసరు శ్రీనివాస్‌రెడ్డికి నెమలిని అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఏఈ తిరుపతి, సీనియర్‌లైన్ ఇన్‌స్పెక్టర్ రఘుపతి, లైన్‌మెన్‌లు ప్రకాశ్,ఫారుఖ్, జేఎల్‌ఎంలు చంద్రశేఖర్, అమర్‌నాథ్ తదితరులు ఉన్నారు.

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం



మాట్లాడుతున్న కలెక్టర్ పమేలా సత్పతి

- జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరుస్తాం
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు
- సాధారణ ప్రసవాలు పెరిగేలా ప్రత్యేక ప్రణాళిక
- ప్రభుత్వ పాఠశాలలకు కొత్తరూపు
- 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు
- అంగన్‌వాడీలను బలోపేతం చేస్తాం
- రైతులు అధిక దిగుబడి సాధించేలా ప్రోత్సాహం
- తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కలెక్టర్ పమేలా సత్పతి



కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి, వందనం చేస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి, తదితరులు



అమరవీరుల స్తూపం వద్ద అధికారుల నివాళి



నివాళి అర్పిస్తున్న బీఆర్‌ఎస్ నేతలు



కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్:

'సకల జన హితమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరచడమే ధ్యేయంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తున్నాం. కుల వృత్తులతో పాటు ప్రధాన వ్యవసాయ రంగాన్ని లాభాలబాట పట్టించేందుకు ప్రణాళికతో సాగుతున్నాం..' అని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ పమేలా సత్పతి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌరవవందనం స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు.

నలుదిక్కులా చాటేలా..

తెలంగాణ సాధించిన ఘనతను నలుదిక్కులా చాటేలా దశాబ్ది వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళి అర్పిస్తున్నానని తెలిపారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితంగా దశాబ్దాల కల నెరవేరిందన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలను సమగ్రంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాఠశాలల పునఃప్రారంభంలోపే పనులు పూర్తిచేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. జూన్ 3 నుంచి ప్రారంభం కానున్న బడిబాట కార్యక్రమం ద్వారా బడీడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. 2023-24 విద్యా సంవత్సరంలో పదోతరగతి పరీక్షల్లో జిల్లా రాష్ట్రంలో ఏడోస్థానంలో నిలిచిందని, 96.65 ఉత్తీర్ణత శాతం ఫలితాలు సాధించామని తెలిపారు. ఇంటర్ ఫస్టియర్‌లో ఐదోస్థానం, సెకండ్ ఇయర్‌లో నాలుగో స్థానం సాధించామన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నామని వివరించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యేవారికి స్టడీ సెంటర్ల ద్వారా ప్రత్యేక నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు.

సర్కారు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం

ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీ వైద్య సదుపాయాన్ని రూ.10లక్షల వరకు ప్రభుత్వం పెంచిందని అన్నారు. మే 31నాటికి జిల్లాలో 5,909 మంది చికిత్స పొందగా 9,258మందికి ప్రభుత్వ ఖర్చులతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించామని వివరించారు. ఈ సంవత్సరానికి గానూ ప్రభుత్వాసుపత్రుల్లో 8910 ప్రసవాలు జరిగాయని తెలిపారు. జిల్లాలో శిశు, మాత మరణాల నిష్పత్తి గణనీయంగా తగ్గిందని వివరించారు.

అంగన్‌వాడీల బలోపేతానికి కృషి

జిల్లాలో అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 777అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు 57,075 మంది చిన్నారులు, 4,211మంది గర్భిణులు, 4,812మంది బాలింతలకు పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. 31,507 మంది పిల్లలకు ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని వివరించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులు ఆర్థిక అభివృద్ధి చెందేలా నిరంతరం శ్రమిస్తున్నామని వివరించారు. ప్రతి పంట కాలానికి ఎకరానికి 5000 చొప్పున సర్కారు పెట్టుబడి సాయం అందిస్తున్నదని, జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 2,03,096 మంది రైతులకు రూ.182.12 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు. రైతులకు సరిపడా విత్తనాలు సరఫరా చేస్తున్నామని, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలతో తనిఖీలు చేయిస్తున్నామని అన్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా జిల్లాలో 2023-24సంవత్సరానికి సంబంధించి వానకాలం, యాసంగి సీజన్లో 4,86,603 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 45వేల మంది రైతుల నుంచి కొనుగోలు చేశామని తెలిపారు. ఇందుకు గానూ రూ.1071కోట్లను రైతులకు ఆన్‌లైన్ ద్వారా చెల్లించామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.

జిల్లాలో పచ్చదనం వెల్లివిరిసేలా..

జిల్లాలో ప్రతి పట్టణం, గ్రామం పచ్చదనంతో ఉండే లక్ష్యంతో 2023-24 సంవత్సరానికి గానూ 43.18 లక్షల మొక్కలు నాటామని వివరించారు. 1,39,061 మంది లబ్ధిదారులకు పింఛన్ల ద్వారా ప్రతినెలా రూ.29.35కోట్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కింద 22.16 లక్షల పనిదినాల లక్ష్యానికి గానూ 28.65లక్షల పనిదినాలను కల్పించామని తెలిపారు. ఇందుకు గానూ 59 కోట్ల79 లక్షలను ఖర్చు చేశామని వివరించారు. అనంతరం మహిళల కోలాట నృత్య ప్రదర్శన, సాంస్కృతిక కళాకారుల పాటలు ఆకట్టుకున్నాయి. అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్, మేయర్ సునీల్‌రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.



కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు

జిల్లా కోర్టు ఆవరణలో..



జెండా వందనం చేస్తున్న జడ్జి ప్రతిమ

కరీంనగర్‌క్రైం: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు భవన సముదాయంలో ఆదివారం జిల్లా జడ్జి బి.ప్రతిమ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. అసోసియేషన్ పక్షాన స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ.రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ కమిషనరేట్‌లో..



జెండా వందనం చేస్తున్న సీపీ అభిషేక్ మహంతి

కరీంనగర్‌క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో ఆదివారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కమిషనరేట్ కేంద్రంలోని క్వార్టర్స్‌గాడ్స్ వద్ద సీపీ అభిషేక్ మహంతి, కమిషనరేట్ పరిపాలన కార్యాలయం వద్ద అడిషనల్ డీసీపీ ఏ.లక్ష్మీనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనాలు స్వీకరించారు. సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.

డీసీసీ ఆధ్వర్యంలో..



క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు

కరీంనగర్ కార్పొరేషన్: ఉద్యమకారుల బలిదానాలు, సోనియాగాంధీ చొరవతో తెలంగాణ ఏర్పడిందని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా డీసీసీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్, సిటీ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి అంజన్‌కుమార్, కార్పొరేటర్లు గంట కల్యాణి, భూమాగౌడ్ ఉన్నారు.

దశాబ్ది.. సాగులో నూతన ఒరవడి

- వర్షాధార భూములు 30,300 ఎకరాలే
- 3.05లక్షల ఎకరాలకు వివిధ రకాల సాగునీరు
- గణనీయంగా పెరిగిన వరిసాగు
- 'సాక్షి'తో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్

కరీంనగర్ అర్బన్: ఒకప్పుడు నీళ్ల దొరకని దుస్థితి నుంచి సాగుకు సమృద్ధిగా నీరుదొరికే పరిస్థితికి జిల్లా చేరింది. దశాబ్దకాలంలో సాగురంగంలో అనేక మార్పులు చోటుచేసుకోగా సేద్యం కొత్త పుంతలు తొక్కుతోంది. వర్షాధార పంటలకే పరిమితమైన జిల్లా నేడు వర్షాలు లేకున్నా పంటలు సాగు చేసేలా నీటి వనరులు పెరిగాయి. జిల్లాలో 3.36లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా 3,05,775 ఎకరాలు వివిధ రకాల నీటి వనరులను కలిగి ఉండటం శుభ పరిణామం. కేవలం 30,300ల ఎకరాలు మాత్రమే వర్షాధార భూములు ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి బత్తిని శ్రీనివాస్ వెల్లడించారు. ఒకప్పుడు 50వేల ఎకరాల వరకు బీడు భూములుండగా సాగులోకి వచ్చాయి. దశాబ్దకాలంలో సాగురంగంలో వచ్చిన మార్పులు, ఏ ఏ పంటలు పండిస్తున్నారు. సమగ్ర వివరాలు.. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌తో 'సాక్షి' ఇంటర్వ్యూ..

మిషన్ కాకతీయతో పెరుగుదల



బత్తిని శ్రీనివాస్
డీఏవో, కరీంనగర్

చెరువుల కింద అంతంత మాత్రమే సాగవుతుండగా మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల్లో పూడిక తీత, ఇతర మరమ్మతులు చేపట్టడంతో సాగుపెరిగింది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఆయా చెరువుల కింద 18,888ఎకరాల ఆయకట్టు ఉంది. కరీంనగర్ రూరల్ మండలంలో అత్యధికంగా చెరువుల కింద 4వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. చిన్నచిన్న కుంటల చెరువుల ద్వారా 14,715 ఎకరాల సాగుభూమికి నీరందుతోంది. మానకొండూరు, శంకరపట్నం, చిగురుమామిడి, సైదాపూర్, గంగాధరలో చెరువులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా చెరువులు, కుంటల ద్వారా 33,603 ఎకరాల్లో సాగునీరు అందుతోంది.

బోర్‌వెల్స్, బావులతో 1,55,888 ఎకరాలు

జిల్లాలో మెట్ట ప్రాంతాలైనా గంగాధర, రామడుగు, చొప్పదండి, గన్నేరువరం, ఇల్లందకుంట వంటి మండలాల్లో బోర్‌వెల్స్, బావులు ఎక్కువ. బోర్‌వెల్స్ ద్వారా సాగునీరు లభిస్తుండగా 13,888 ఎకరాలను సాగు చేస్తున్నారు. ఇక బావుల ద్వారా 1,42,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. జిల్లాలో అత్యధిక సాగు బావుల ద్వారానే సాగవుతోందని గణాంకాలు చాటుతున్నాయి. గతంలో వర్షాలు సమృద్ధిగా కురియడంతో భూగర్భజలాలు పైపైకి చేరడంతో నీటికి ఢోకా లేదు. ఈ సారీ వర్షాలు సమృద్ధిగా ఉంటాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

ప్రాజెక్టులతో 1.16లక్షల ఎకరాలు

జిల్లాలో బావుల తరువాత అత్యధిక సాగువిస్తీర్ణం ప్రాజెక్టుల కిందే సాగవుతోంది. జిల్లాకు ఆయువుపట్టుగా ఎల్‌ఎండీ జలాశయం ఉండగా మిడ్‌మానేరు ద్వారా నీరందుతోంది. శ్రీరాంసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టుల తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోని రైతులకు సాగునీరందుతోంది. గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లోని పలు గ్రామాలకు వరద కాలువ ద్వారా సాగునీరు అందుతోంది. 1,16,280 ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు లభిస్తోందని సర్వేలో తేలింది.

అపరాలు, కూరగాయల సాగు పెంపుకు కృషి

జిల్లాలో పప్పుల సాగు, కూరగాయల సాగు తగ్గింది. ఇతర జిల్లాలపై ఆధారపడాల్సి వస్తోంది. రైతులు వాణిజ్య పంటలకే మొగ్గు చూపుతున్నారు. కందులు, పెసలు, మినుములు, రాగులు, సజ్జలు, జొన్నలు వంటి పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలో 2వేల ఎకరాల్లో కూరగాయలు సాగవుతున్నాయి. ప్రజల అవసరాల దృష్ట్యా కూరగాయల సాగు విస్తీర్ణం రెట్టింపు చేసేలా ప్రయత్నిస్తున్నాం.

ఈ కూడలిలో ఏ విగ్రహం?



కరీంనగర్ వన్‌టౌన్ ఎదుట కూడలి వద్ద నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్ కార్పొరేటర్ కమల్‌జిత్‌కౌర్

- వన్‌టౌన్ జంక్షన్ వద్ద పంచాయితీ
- పనుల్లో జాప్యంతో ముదురుతున్న వివాదం
- గతంలో ఇక్కడే చొక్కారావు, తెలంగాణ తల్లి విగ్రహాలు



నిర్మాణంలో ఉన్న కూడలి

కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ఎదుట ఉన్న కూడలి వివాదాలకు కేంద్రంగా మారుతోంది. గత బీఆర్‌ఎస్ హయాంలోనే అన్ని కూడళ్లతో పాటు, ఈ కూడలి ఆధునీకరణ పనులు మొదలు పెట్టారు. ఏళ్లు గడుస్తున్నా పూర్తికావడం లేదు. పనుల్లో తీవ్రజాప్యంతో సరికొత్త వివాదం మొదలైంది. గతంలో ఇక్కడ మాజీ ఎంపీ, స్వర్గీయ జువ్వాడి చొక్కారావు విగ్రహం ఉండగా, పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు ఏడాది క్రితం ఈ కూడలి ఆధునీకరణ పనుల నేపథ్యంలో రెండు విగ్రహాలను తొలగించారు. అప్పటి నుంచి కూడలి నిర్మాణం పూర్తయితే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని నగరవాసులు చూస్తున్నారు. పనుల్లో జాప్యంతో విగ్రహాల ఊసే కనిపించడం లేదు. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహం కనిపించడం లేదని, అప్పట్లో నగరపాలకసంస్థలో ఉన్న ఓ ఆంధ్ర ఇంజినీరింగ్ అధికారి విగ్రహాన్ని మాయం చేశారంటూ ఆరు నెలల క్రితం మాజీ మేయర్, బీఆర్‌ఎస్ నాయకుడు సర్దార్‌రవీందర్ సింగ్ నగరపాలకసంస్థ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు.

బీఆర్‌ఎస్ కార్పొరేటర్ నిరసన

జంక్షన్‌లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి మూడేళ్లు కావస్తున్నా తిరిగి ఏర్పాటు చేయడం లేదంటూ బీఆర్‌ఎస్‌కు చెందిన 47వ డివిజన్ కార్పొరేటర్ కమల్‌జిత్‌కౌర్ సోహన్‌సింగ్ నిరసన తెలిపారు. ఆదివారం రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం లేదంటూ, వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ముందున్న జంక్షన్ వద్ద ఆమె ఆందోళన చేపట్టారు. తెలంగాణ తల్లి ఫొటో ఏర్పాటు చేసి, పూలమాల వేశారు. ఇక్కడి నుంచి తొలగించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడుంచారో నగరపాలకసంస్థ అధికారులు చెప్పడం లేదని ఆరోపించారు. ఇదే స్థలంలో తిరిగి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

రెండు విగ్రహాలు ఒక్కచోటే

విగ్రహాల పంచాయితీకి ముగింపు పలికేందుకు కూడలిలో రెండు విగ్రహాలు ఏర్పాటు చేయాలని నగరపాలకసంస్థ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. గతంలో ఇదే చోట పోలీసుస్టేషన్ వైపు చొక్కారావు విగ్రహం, మున్సిపల్ కార్పొరేషన్ వైపు తెలంగాణ తల్లి విగ్రహం ఉండేది. ఇప్పుడు ఈ కూడలి వైశాల్యం పెరగడం, ఆధునీకరించడంతో ఇందులోనే విగ్రహం ఏర్పాటు చేయాలని రెండు వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. నిర్మాణం ఆలస్యమవుతున్న కొద్దీ వివాదం ముదురుతుండడం, ఒత్తిడి పెరుగుతుండడంతో చొక్కారావు, తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకే అధికారులు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. అయితే ఒక విగ్రహానికి ప్రాధాన్యత ఇస్తే, మరో విగ్రహానికి సంబంధించి వివాదం చెలరేగే అవకాశం ఉండడంతో, ఈ వివాదానికి బల్దియా అధికారులు ఎలా ముగింపు పలుకుతారో వేచి చూడాలి.

ఉక్కపోత నుంచి ఉపశమనం



నగరంలో కురుస్తున్న వర్షం



కరీంనగర్‌రూరల్: రోహిణికార్తెలో రోకళ్లు పగిలే ఎండ ఉంటుందనే సామెతను నిజం చేస్తూ గత నాలుగైదు రోజుల నుంచి ఎండతీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 3గంటల వరకు భరించలేని ఎండవేడి, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్న జిల్లా ప్రజలు సాయంత్రం 4గంటలకు ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కురిసిన వర్షంతో కొంత ఉపశమనం పొందారు. ఈదురుగాలులకు కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారంలోని ఎస్సీకాలనీలో విద్యుత్‌స్తంభం విరిగిపడటంతో సరఫరా నిలిచిపోయింది. సిబ్బంది ప్రత్యామ్నాయంగా మరోచోట నుంచి విద్యుత్‌సరఫరాను పునరుద్ధరించినట్లు రూరల్ ఏడీఈ రాజు తెలిపారు.

క్లుప్తంగా

ప్రమాదవశాత్తు వృద్ధుడి మృతి

సైదాపూర్: మండలంలోని గొడిశాలలో ఆదివారం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి బాషవేని శంకరయ్య(75) మృతి చెందినట్లు సైదాపూర్ ఎస్‌ఐ జన్ను ఆరోగ్యం తెలిపారు. శంకరయ్య కుమారులు గ్రామ సమీపంలో ఉన్న వారి వ్యవసాయ బావిలో క్రేన్‌తో పూడిక తీస్తున్నారు. ఇద్దరు కుమారులు బావిలో ఉన్నారు. తండ్రి శంకరయ్య పైన ఉండి, బావిలోకి తొంగి చూస్తుండగా కండ్లు తిరిగి బావిలో పడ్డాడు. బావిలో నుంచి పైకి తీసిన వెంటనే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కుమారుడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మద్యం మత్తులో కిందపడి..


రాకేశ్

జమ్మికుంట: జమ్మికుంటలో మద్యంమత్తులో కిందపడి తీవ్రగాయాలై ఓ వ్యక్తి మృతి చెందాడు. టౌన్ సీఐ రవి వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన రాకేశ్(30) కొంత కాలంగా పట్టణంలో ఉంటూ కూలీ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. శనివారం రాత్రి అతిగా సేవించి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలై చనిపోయాడు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని సీఐ తెలిపారు. అతని సంబంధికులు ఉంటే సెల్ నంబర్ 87126 70776కు సంప్రదించాలని సీఐ సూచించారు.

అనుమానాస్పద స్థితిలో వలస కూలి...


రసూల్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రీకాంత్

చందుర్తి(వేములవాడ): రోజులాగానే భవనంపై పడుకున్న వలసకూలి తెల్లవారే సరికి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గజవాడకు చెందిన నాయక్ రసూల్(36) ఉపాధి కోసం పది రోజుల క్రితం చందుర్తిలో ఉంటున్న తన మేనబావ వద్దకు వచ్చాడు. రోజు మాదిరిగానే భవనంపై పడుకున్నాడు. ఆదివారం ఉదయం ఎంతకు కిందకు రాకపోవడంతో భవనం పైకి వెళ్లి చూడగా చెవుల్లో నుంచి రక్తం కారి చనిపోయి ఉన్నాడు. ఈ విషయాన్ని మృతుడి మేనబావ హుస్సేన్ పోలీసులకు తెలిపాడు. వెంటనే చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మృతికి గల కారణాలు చెబుతామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

గుర్తు తెలియని మృతదేహం


గుర్తు తెలియని మృతదేహం

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని బస్టాండ్ చౌరస్తాలో ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్‌టౌన్ పోలీసులు గుర్తించారు. వయసు సుమారు 45 నుంచి 50ఏళ్ల వరకు ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు వన్‌టౌన్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.

జల్సాల కోసం బైక్ చోరీలు

- పెడదారి పడుతున్న యువత
- డబ్బులకోసం వాహనాల చోరీలు
- ఉజ్వల భవిష్యత్ నాశనం చేసుకుంటున్న వైనం
- తీరు మార్చుకోవాలంటున్న పోలీసులు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన ఇద్దరు యువకులు జల్సాలకు అలవాటుపడ్డారు. అందుకు డబ్బు అవసరం కాగా.. బైక్ దొంగతనాలను ఎంచుకున్నారు. ఇప్పటి వరకు 21 బైక్‌లు దొంగతనం చేసిన వీరు ఇటీవల కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులకు చిక్కారు. కరీంనగర్ వన్‌టౌన్ పరిధిలో 15, టూ టౌన్ పరిధిలో 03, ఎల్‌ఎండీ పరిధిలో 05, గన్నేరువరంలో ఒకటి, కొమరవెల్లిలో ఒకటి చొప్పున బైక్‌లు దొంగతనం చేసినట్లు విచారణలో వెల్లడించారు.

పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతానికి చెందిన ఓ యువకుడు బైక్ కొనుక్కోవాలని ఆశపడ్డాడు. అతని వద్ద డబ్బులు లేవు. దీంతో బైక్ దొంగతనం చేసి వచ్చిన డబ్బులతో కొత్తబైక్ కొనాలని ఆలోచన చేశాడు. అలా 12 బైక్‌లు దొంగతనం చేసిన సదరు యువకుడు చివరకు నెలన్నర క్రితం కరీంనగర్‌లో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

కరీంనగర్‌క్రైం: యువతరం పెడతోవ పడుతోంది. జల్సాలకోసం అడ్డదారులు తొక్కుతోంది. అక్రమంగా డబ్బులు సంపాదించి జల్సాలు చేస్తూ.. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు.


దొంగల నుంచి కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్న 21 బైకులు(ఫైల్)

మద్యం, సిగరేట్లు, ఖరీదైన బైక్‌లు కొనుగోలు చేయడం కోసం డబ్బులు లేక చోరీలు చేస్తున్నారని పోలీసు విచారణలో వెల్లడవుతోంది. సరదాగా మొదలైన అలవాటు జీవితాలను నాశనం చేస్తోంది. జైలుపాలు కావడంతో యువత బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటోంది.

బైక్ దొంగతనాల వైపు

యువకులు ఎక్కువగా బైకు దొంగతనాలే ఎంచుకుంటున్నారని విచారణలో తేలుతోందని ఓ పోలీసు అధికారి వివరించారు. పార్కింగ్ చేసి ఉన్న బైకులను నిశితంగా పరిశీలించి, ఎవరూ లేని సమయంలో వెంటతెచ్చుకున్న టూల్‌కిట్‌తో తాళాలు పగలగొట్టడం, సునాయాసంగా తాళం తెరిచి బైకులు దొంగిలిస్తున్నారు. ఒకే ప్రాంతంలో కాకుండా కరీంనగర్ సిటీ, రూరల్‌ప్రాంతాల్లో, సిద్దిపేట, వరంగల్, నిజామాబాద్ అనుమానం రాకుండా ప్రాంతాలు మార్చుతూ దొంగతనాలు చేస్తున్నారు. పోలీసులకు పట్టుబడిన తర్వాత లోతుగా విచారించగా వారు చేసిన దొంగతనాలు మొత్తం బయటపడుతున్నాయి. పట్టుబడిన వారిని పోలీసులు విచారించగా ఎక్కువశాతం జల్సాల కోసం దొంగతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కమిషనరేట్ పరిధిలో ఏడాదికాలంలో దొంగతనాల కేసులు 410కిపైగా నమోదు కాగా 450మందిని అరెస్టు చేశారు. ఇందులో సుమారుగా 370 మంది వరకు యువకులే ఉన్నట్లు సమాచారం. ఇలా జల్సాల కోసం దొంగతనాలు బాటపడుతూ ఉజ్వలమైన భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. డబ్బు సంపాదన కోసం నేరాలు చేస్తే ఎప్పటికైనా చట్టానికి చిక్కడం తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

కలవరపెడుతున్న వరుస హత్యలు

- భూతగాదాలు, అక్రమ సంబంధాలే కారణం
- కఠిన చర్యలు తీసుకుంటున్న పోలీసులు

- ఏప్రిల్ 4.. మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామంలో పెగడపల్లికి చెందిన బోగ మహేశ్ ప్రేమపేరుతో యువతి కుటుంబంపై దాడిచేసేందుకు రాగా.. ప్రతిఘటనలో మహేశ్ హత్యకు గురయ్యాడు. మహేశ్ చేతిలో గాయపడిన యువతి తాత ఆనందాస్ నర్సయ్య రెండు రోజుల తర్వాత మృతిచెందాడు.
- ఏప్రిల్ 26.. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన మేడిపల్లి రమను అదే గ్రామానికి చెందిన బోగ ప్రకాశ్ కత్తితో మెడపై నరికి హత్యచేశాడు.
- మే 6.. ధర్మపురి మండలంలోని కమలాపూర్ గ్రామానికి చెందిన పులి లస్మయ్య, గంగన్నకు భూవివాదం కొనసాగుతుండగా.. పులి గంగన్న పద్మ (45)ను కల్లుగీసే ఉలితో పొడిచి హత్య చేశాడు.
- ఏప్రిల్ 5.. మల్లాపూర్ మండల కేంద్రంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన అంబదాస్ (54)అనే వ్యక్తిని రవితేజ అనే వ్యక్తి కత్తితో గొంతుకోసి హత్యచేశాడు.
- ఏప్రిల్ 22న మల్యాల మండలం రాజారం గ్రామ శివారులో రామన్నపేటకు చెందిన ముస్కు గోపాల్‌రెడ్డిని జగిత్యాలకు చెందిన మహేందర్, గొల్లపల్లి మండలం ఇస్రాజీపల్లికి చెందిన సిద్దిబియాను దారుణంగా హత్య చేశాడు.
- మే ఒకటిన సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలోని కొత్తపల్లిలో ఆకుల మౌనికను ఆమె మామ ఆకుల రాజిరెడ్డి దారుణంగా హత్యచేశాడు.
- మే 17న బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన దీటి శ్రీనివాస్, దీటి మహేశ్ ఇంటి కొనుగోలు విషయంలో వివాదాలు ఉండగా మనుసులో పెట్టుకుని ఇనుపరాడ్లతో దాడిచేయగా దీటి శ్రీనివాస్, మహేశ్ మృతిచెందారు.
- మే 21న మెట్‌పల్లి పట్టణంలోని 20 వార్డుకు చెందిన సింగం మమత (38) భర్తతో విడాకులు తీసుకుని కొంత కాలంగా అబ్దుల్ అఫ్సర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోగా.. ఇద్దరి మధ్య గొడవ జరిగి అఫ్సర్ ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు.

జగిత్యాలక్రైం: జిల్లాలో వరుస హత్యలు కలకలం కలిగిస్తున్నాయి. హత్యలతో ప్రజల్లో, పోలీసు వర్గాల్లో ఆందోళన మొదలైంది. నేర సంస్కృతిని తగ్గించేందుకు పోలీసులు హత్యల్లో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు రిమాండ్‌కు తరలిస్తున్నారు. అలాగే గతంలో కేసులుండీ.. హత్యల్లో ప్రమేయం ఉన్న వారిపై రౌడీషీట్‌లు ఓపెన్ చేస్తున్నారు.

భూ తగాదాలతో...

జిల్లాలో వరుస హత్యలకు ప్రధాన కారణం భూతగాదాలు, మంత్రాలు, వివాహేతర సంబంధాలు,



ప్రేమోన్మాదమే కారణమని పోలీసుల విచారణలో వెల్లడవుతున్నాయి. మారుతున్న సమాజంలో టెక్నాలజీ, చట్టాలు తెలిసినా నేరం చేయడానికి నిందితులు వెనుకాడటం లేదు. చిన్నపాటి విషయాలకు కూడా క్షణికావేశంలో హత్యలకు పాల్పడుతున్నారు.

నిందితుల గుర్తింపులో టెక్నాలజీ

జిల్లాలో చోటుచేసుకుంటున్న హత్యల్లో ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న వారితోపాటు పరోక్షంగా వెనుక ఉండి హత్యలకు ప్రోత్సహించిన వారిని కూడా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. ప్రజలు నేరాలకు దూరంగా ఉండాలనే లక్ష్యంతోనే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. చిన్నచిన్న గొడవలు జరుగుతున్న సమయంలో పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులపై చర్యలు చేపడుతూ.. పెద్దనేరాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నా కొన్నిచోట్ల ఆగకపోవడం కలవరపెడుతోంది.

నేరాల అదుపునకు రౌడీషీట్ ఓపెన్

ఏదైనా మూడు కేసుల్లో నిందితులై ఉంటే వారిపై నేరాలను నియంత్రించేందుకు పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నారు. ఒక హత్య కేసులో ప్రమేయం ఉన్నా వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నారు. ఏదైనా నాన్‌బెయిలబుల్ ఒకటి, రెండు నేరాలకు పాల్పడిన వారిపైనా రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్ల కదలికలపై పెట్రోలింగ్ సిబ్బంది, 100 డయల్ సిబ్బంది ఎప్పటికప్పుడు నిఘా పటిష్టం చేస్తున్నారు. వారు ఏదైనా నేరాల్లో ప్రమేయం ఉన్నా వారిపై వెంటనే కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు.

నిందితులపై కఠిన చర్యలు



జిల్లాలో హత్యలు చేసిన నిందితులపై కఠిన చర్యలు చేపడుతున్నాం. హత్యకు ప్రోత్సహించిన వారిని కూడా టెక్నాలజీ సహాయంతో గుర్తిస్తున్నాం. ఒకటి, రెండు కేసులున్న వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నాం. చిన్నపాటి గొడవలలో క్షణికావేశంలో హత్యలకు పాల్పడుతున్నారు.

– రఘుచందర్, డీఎస్పీ, జగిత్యాల

పోలీసుల అదుపులో హత్యకేసు నిందితులు?

- మూడు బృందాలుగా గాలించిన పోలీసులు
- ప్రశాంత్ ఆచూకీ చెప్పిన అజ్ఞాత వ్యక్తి ఎవరు?

కరీంనగర్ క్రైం: జిల్లాలో సంచలనం సృష్టించిన మానకొండూర్ మండలం పచ్చునూరుకు చెందిన ప్రశాంత్‌రెడ్డి హత్య కేసు కొలిక్కి వచ్చింది. వ్యక్తిగత దూషణలు, బెదిరింపులే ఈ హత్యకు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసుల కళ్లుగప్పి ఇతర రాష్ట్రాలకు పారిపోయిన నిందితులు చివరికి హైదరాబాద్‌లో చిక్కినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఈ హత్యలో మొత్తం ఎనిమిదిమంది వరకు పాల్గొన్నట్లు తెలుస్తోంది. నలుగురిని స్థానికంగానే అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారిలో సగం మహారాష్ట్రలోని నాందేడ్, ఏపీలోని తిరుపతికి పరారైనట్లుగా పోలీసులు కాల్స్ ఆధారంగా గుర్తించారు. ఆయా ప్రాంతాల నుంచి తమ మిత్రులకు ఫోన్లు చేసిన నిందితులు చివరకు హైదరాబాద్‌లో చిక్కినట్లు సమాచారం. పచ్చునూరు నుంచి నిందితులకు జరిగిన మనీ ట్రాన్స్‌ఫర్ ఆధారంగా పోలీసులు వేట సాగించారు. మొత్తం మూడు బృందాలు వీరిని వెంటాడి, చివరికి రాజధానిలో పట్టుకున్నాయి. త్వరలోనే పోలీసులు నిందితుల అరెస్టును చూపనున్నారని తెలిసింది.

ఎవరా అజ్ఞాత వ్యక్తి..?

ఈ హత్యలో దాదాపు ఎనిమిది మంది పాల్గొన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో నలుగురు కేవలం సోమవారం రాత్రి వరకు కలిసి ఉన్నారు. మంగళవారం వేకువజామున ప్రశాంత్‌ను కిడ్నాప్ చేసి, హత్య చేసింది నలుగురేనని తెలిసింది. వీరు మాత్రమే కాకుండా మరో వ్యక్తి నిందితులకు సాయం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం బాగా తెలిసిన ఓ వ్యక్తి ప్రశాంత్ ఎక్కడెక్కడ సంచరిస్తున్నాడో వీరికి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు అజ్ఞాత వ్యక్తి ఎవరు ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ అజ్ఞాత వ్యక్తి ప్రశాంత్ పక్కనే ఉన్నాడా? లేక మరో ప్రాంతంలో ఉండి ప్రశాంత్ ఆచూకీని చెప్పాడా? అన్న అనుమానాలు నివృత్తి కావాల్సి ఉంది. ప్రశాంత్‌ను నిందితులు తొలుత గోదావరిఖని, తరువాత పచ్చునూరు, ఆపై ఊటూరు వరకు నీడలా వెంటాడటం వెనక సదరు వ్యక్తి ఇచ్చిన సమాచారమే కారణమని అనుమానిస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం


ప్రమాదానికి గురైన కారు

తిమ్మాపూర్: రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి వాహనంలో రామగుండం వెళ్తున్నారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్‌ప్లాజా సమీపంలో చందర్ వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. కారులో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో గన్‌మెన్లకు ప్రమాదం తప్పింది.

నకిలీ కంపోస్టు ఎరువుల పట్టివేత


ఎరువులను చుపుతున్న ఎస్సై శ్యాంరాజు

మేడిపల్లి: వ్యవసాయ శాఖ, పోలీస్ అధికారులు దాడులు చేసి మండలంలోని వల్లంపల్లిలో నిల్వ చేసిన నకిలీ బయోకంపోస్ట్ ఎరువులను పట్టుకున్నారు. ఎరువులను విక్రయిస్తున్న విజయ ఫర్టిలైజర్ యజమానిని అదుపులోకి తీసుకున్నామని వ్యవసాయ అధికారులు చంద్రదీపక్, వాణి తెలిపారు. 40 కిలోల బయోకంపోస్ట్ ఎరువు బస్తాలు తయారు చేసి.. అనుమతి లేకుండా విక్రయిస్తున్నారని, ఇది చట్టవిరుద్ధమని అన్నారు. నకిలీ ఎరువులను ట్రాలీ ఆటోలో తీసుకొచ్చిన తుమ్మెనాల గ్రామానికి చెందిన చెన్నవేని మల్లేశ్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రైతులు విత్తనాలు కొనే టప్పుడు రశీదు తప్పనిసరిగా తీసుకుని, పంటచేతికొచ్చేవరకూ భద్రపరుచుకోవాలని తెలిపారు.

ఆవిర్భావ దినోత్సవం వేళ.. అనంతలోకాలకు..

- రోడ్డు ప్రమాదంలో శాత్రాజ్‌పల్లి హెచ్‌ఎం మృతి


తాళ్లపల్లి సత్తవ్వ (ఫైల్)

కొత్తపల్లి(కరీంనగర్): రాష్ట్ర ఆవిర్భావ వేడుకల రోజున విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన సత్తవ్వ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శాత్రాజ్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆదివారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయజెండాను ఆవిష్కరించారు. తిరిగి స్కూటీపై ఇంటికి బయల్దేరారు. వెలిచాల క్రాస్ రోడ్డు వద్దకు రాగానే హుజూరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి సత్తవ్వ(56)ను ఢీకొట్టింది. వాహనంతో సహా కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన వెంటనే స్థానికులు ఆమెను 108లో తొలుత కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రతిమ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చికిత్స పొందుతూ సత్తవ్వ మృతి చెందారు. సత్తవ్వ కొడుకు నీరజ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపల్లి ఎస్సై తెలిపారు.

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు


రోడ్డు కిందకు దూసుకెళ్లిన బస్సు

శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులో ఆదివారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. ఓ కిరాణాషాపు ఎదుట నిలిపిఉంచిన స్కూటీని ఢీకొట్టి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్–1 డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు హనుమకొండ నుంచి కరీంనగర్ వెళ్తోంది. శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులోకి రాగానే వర్షం కురుస్తుండడంతో ముందుగా వెళ్తున్న ఓ కారును తప్పించబోయి, రోడ్డు పక్కన ఉన్న కిరాణాషాపు ఎదుట నిలిపిన స్కూటీని ఢీకొట్టింది. అనంతరం రోడ్డుకిందకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 60మంది ప్రయాణికులు ఉన్నారు. క్షేమంగా బయటపడ్డారు. మరోబస్సులో వెళ్లిపోయారు. పోలీసులు వివరాలు సేకరించారు.

రామగుండం: ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదివారం మధ్యాహ్నం బసంత్‌నగర్ రైల్వే వంతెన సమీపంలో అదుపుతప్పి డివైడర్‌పై నుంచి పక్కరోడ్డులోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపు కర్రల లోడుతో ఎదురుగా వస్తున్న లారీని బస్సు ఢీకొట్టింది. లారీకి క్లీనర్ వైపు భాగం, ఆర్టీసీ వెనక భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు కాగా.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రాజీవ్ రహదారిపై రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో.. ఇరువైపులా కిలోమీటర్ దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న అంతర్గాం ఎస్సై బి.వెంకటస్వామి తన సిబ్బందితో ప్రమాద స్థలికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

ప్రమాదాలకు నిలయంగా..

రైల్వే వంతెనపై రహదారి నిర్మాణ పనులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉండడంతో.. ఒకే రోడ్డుపై వాహనాలు ఇరువైపులా రాకపోకలు సాగిస్తుంటాయి. ఫలితంగా నిత్యం రోడ్డు ప్రమాదాలకు అడ్డాగా మారింది. నెల రోజుల క్రితం నూతన వంతెన పూర్తయి రెండు రోజులు రాకపోకలు సాగించిన క్రమంలో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. అంతలోనే నూతన వంతెన రహదారిని మూసివేయడంతో ఒకే రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్నాయి. సంబంధిత అధికారులు నూతన వంతెనను వినియోగంలోకి తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి


ఆందోళనకారులతో మాట్లాడుతున్న ఎస్సై

సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం మగశిశువు మృతి చెందడం ఆందోళనకు దారితీసింది. పుసాల ప్రాంతానికి చెందిన గర్భిణి పసుపులేటి మౌనికను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. నొప్పులు అధికంగా ఉండడతో పరిశీలించిన డాక్టర్ రమాదేవి.. మౌనికను లేబర్‌రూమ్‌కు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. తొలికాన్పు కావడంతో నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేశారు. ఈలోగా శిశువు జన్మించగా, ఆక్సిజన్ సరిగా అందలేదు. వెంటనే కరీంనగర్ తరలించాలని డాక్టర్ సూచించారు. అంబులెన్స్‌లో కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ శిశువు మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. శిశువు మృతదేహంతో మళ్లీ సుల్తానాబాద్ ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు, బాబు తండ్రి ప్రశాంత్.. డాక్టర్ వైద్యం చేయక, నార్మల్ డెలివరీ కోసం వేచిచూడడంతోనే శిశువు మృతి చెందాడని ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రావణ్‌కుమార్.. ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆందోళనకారులను సముదాయించార. కాగా, మౌనికకు తొలికాన్పు కావడంతో నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేశామని, ఈ క్రమంలో మగశిశువు జన్మించాడని, హార్ట్‌బీట్ సరిగానే ఉందని, అయితే, ఆక్సిజన్ అందక సమస్య తలెత్తిందని డాక్టర్ రమాదేవి, పిల్లల వైద్యనిపుణుడు శ్రీధర్ వివరించారు. సిబ్బంది, వైద్యుల పొరపాటు ఏమీలేదని వివరించారు.

రాజన్నకు మొక్కుల జాతర


ఆలయ ఆవరణలో భక్తులు

వేములవాడ: రాజన్నను ఆదివారం 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు సమీపిస్తుండడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు తడి బట్టలతో కల్యాణకట్టలో తలనీలాలు, నిలువెత్తు బంగారం, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్ ఈవో వినోద్‌రెడ్డి రాజన్నను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వేదోక్త ఆశీర్వచనం ఇచ్చారు. అల్లి శంకర్, ప్రొటోకాల్ పర్యవేక్షకులు శ్రీరాములు, ఈవో సీసీ ఎడ్ల శివసాయి ఉన్నారు.


సికింద్రాబాద్ గణేశ్ ఆలయం ఈవో వినోద్‌రెడ్డికి రాజన్న ప్రసాదాలు అందజేస్తున్న పర్యవేక్షకులు అల్లి శంకర్

కమ్మరి కొలిమి పనిలో ఖాకీ

- జిల్లాలో వైరల్ అవుతున్న వీడియో
- చిన్ననాటి జ్ఞాపకమన్న అధికారి
- మూలాలు మరవనన్న డీఎస్పీ నాగేంద్రచారి


కొలిమి వద్ద కమ్మరి పని చేస్తున్న వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి

సిరిసిల్లక్రైం: కష్టనష్టాలకోర్చి కొలిమిలో నిప్పులు రాజేసి వ్యవసాయ పనులకు పనికొచ్చే పరికరాలను తయారు చేసే కమ్మరి వృత్తి నుంచి ఖాకీ కొలువు సాధించిన పోలీసు అధికారి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న వీడియో ప్రస్తుతం జిల్లాలో వైరల్‌గా మారింది. వేములవాడ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న నాగేంద్రచారి మూడు రోజుల క్రితం చందుర్తి మండలం మల్యాలకు వెళ్లారు. అలా వెళ్లే క్రమంలో కమ్మరి కొలిమిలో వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తుండాన్ని చూసి వెంటనే తన వాహనంలో నుంచి దిగి అక్కడికి వెళ్లారు. కొలిమిలో అగ్గిరాజేసి సుత్తెతో కొడుతూ పనిముట్టు తయారు చేశారు. దీనికి ఓ పాటను జతచేసిన వీడియో ఇప్పుడు జిల్లాలో వైరల్‌గా మారింది. దీనిపై ‘సాక్షి’ డీఎస్పీ నాగేంద్రచారిని పలుకరించగా అమ్మానాన్నలు చేసే వృత్తిలో మమేకమయ్యేవాళ్లమని అన్నారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిరంగంలో చేతి ఆధారిత వృత్తులు కనుమరుగవడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న తరానికి తమ తల్లిదండ్రులు ఏ విధంగా కష్టించి పిల్లలను పోషిస్తున్నారో తెలపాల్సిన అవసరం ఉందన్నారు. కొలిమిలో నిప్పుల సెగలు తనలోని పాత జ్ఞాపకాలను తట్టిలేపాయని పేర్కొన్నారు.

చిరుతదాడిలో దూడ....


సంఘటన స్థలంలో విచారణ చేపడుతున్న అధికారులు

కోనరావుపేట(వేములవాడ): చిరుతదాడిలో దూడ మృతిచెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో జరిగింది. గ్రామానికి చెందిన దడిగె లక్ష్మీనర్సు రోజు మాదిరిగానే తన గేదె, దూడలను గ్రామ శివారులోని తన పొలం వద్ద కట్టేశాడు. ఆదివారం ఉద యం పాలు పితికేందుకు వెళ్లగా దూడ కొద్ది దూరంలో మృతిచెంది కనిపించింది. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా ఎఫ్‌ఎస్‌వో బాపురాజు, బీట్ ఆఫీసర్ లావణ్య సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వెటర్నరీ సిబ్బంది పంచనామా నిర్వహించి దూడ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. రాత్రి వేళ రైతులు అటవీ శివారు ప్రాంతంలోని పొలాలకు వెళ్లవద్దని సూచించారు. కాగా అదే గ్రామానికి చెందిన మల్లేవేణి శ్రీనివాస్‌కు చెందిన దూడను మే 8న చిరుత దాడిచేసి చంపింది. ధర్మారం శివారులోనే చిరుత సంచారం కనిపిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

కాంగ్రెస్ నాయకుడిపై హత్యాయత్నం

- తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం
- బాధితుడు జీవన్‌రెడ్డి అనుచరుడు

ధర్మారం(ధర్మపురి): కటికనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల మాజీ ప్రధానకార్యదర్శి రేండ్ల నరేశ్(38)పై ఆదివారం రాత్రి హత్యాయత్నం జరిగింది. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో నరేశ్ నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. భవన నిర్మాణానికి సంబంధించిన సామాను భద్రపరిచేందుకు సమీపంలోనే ఓ గది అద్దెకు తీసుకుని అందులోనే ఉంటున్నారు. ఇంటి నిర్మాణం పనులు చూసుకుని నిద్రించేందుకు తన గదికి చేరుకున్నాడు. ఇదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి నరేశ్‌తో వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న పారతో ఆయనపై దాడిచేసి తీవ్రంగా కొట్టి గాయపర్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది. కుటుంబసభ్యులు గమనించి నరేశ్‌ను వెంటనే కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి సీఐ కృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

పోలీస్ ట్యాబ్ లాక్కున్న వ్యక్తిపై కేసు

చందుర్తి(వేములవాడ): పోలీసు విధులను అడ్డుకున్న చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మండలంలోని మర్రిగడ్డకు చెందిన కత్తి చంద్రయ్య గత నెల 30న పెట్రోలింగ్ కానిస్టేబుల్ భాస్కర్, హోంగార్డు శ్రీను మర్రిగడ్డలో డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో చంద్రయ్య పోలీసుల వద్ద ఉన్న ట్యాబును లాక్కుని విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసి, శనివారం రాత్రి అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.